క్లుప్తంగా

కుట్టుశిక్షణ కేంద్రం ఏర్పాటు



కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఫౌండేషన్ సభ్యులు

రామగుండం: కోరుకంటి విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతలో భాగంగా నియోజకవర్గంలోని నిరుపేద మహిళల అభ్యున్నతికి 90 కుట్టుశిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఎడెల్లి శ్యాం, మాజీ ఉపసర్పంచ్ నిమ్మరాజుల సాగర్ తెలిపారు. ఇందులో భాగంగానే ఆదివారం అంతర్గాం మండలపరిధిలోని లింగాపూర్‌లో రెండు కుట్టుశిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి సిద్ధార్థ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కందుల సత్యం, సాయబ్‌హుస్సేన్, నిమ్మరాజుల మాధవి, గుమ్ముల కవిత, గట్టు పవిత్ర, పద్మ, కాసర్ల లక్ష్మి, పూజ, రుక్మిణి, రజిని, సరిత ఉన్నారు.

ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం



ఆలయాన్ని కూల్చివేస్తున్న జేసీబీ

కమాన్‌పూర్: మండలకేంద్రంలో పురాతన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. పాత ఆలయాన్ని జేసీబీతో నేలమట్టం చేసి చదును చేస్తున్నారు. దాతలసాయంతో ఆలయ పునర్నిర్మాణం చేపడుతున్నట్లు అర్చకులు తెలిపారు.

ఆర్థిక సాయం



ఆర్థిక సాయం అందిస్తున్న సర్పంచ్ కవిత

పెద్దపల్లిరూరల్: మండలంలోనికాపులపల్లి జీపీ పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన కండె అజయ్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆయన కుటుంబీకులకు సర్పంచ్ గోపు కవిత, నాయకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో రూ.50వేల నగదు, నిత్యావసర సరుకులు అందించారు. ఉపసర్పంచ్ అశోక్, వార్డు సభ్యులు రవికుమార్, రాజిరెడ్డి ఉన్నారు.

ఉచిత వైద్యశిబిరం



అవగాహన కల్పిస్తున్న డాక్టర్ అనిల్‌కుమార్

ఫెర్టిలైజర్‌సిటీ: ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్ లక్ష్మీపురం పట్టణప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆదివారం ఉచిత హోమియోపతి వైద్యశిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బి.అనిల్ కుమార్ పాల్గొని ప్రజలకు హోమియోపతి వైద్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హోమియోపతి వైద్యులు రాజాసింగ్, లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ముందుండాలి



చలంకు నియామక పత్రం ఇస్తున్న మున్నూరు కాపు సంఘం నాయకులు

రామగిరి: మున్నూరు కాపులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్నిరంగాల్లో ముందుండాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజన్న, జిల్లా అధ్యక్షుడు మల్క రామస్వామి పేర్కొన్నారు. మండలంలోని పన్నూరు సమీపంలోని సాయిరాం గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన మండల మున్నూరు కాపు సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. మున్నూరుకాపు సంఘం మండల అధ్యక్షుడిగా కుడిది చలం, ప్రధానకార్యదర్శిగా లింగం రమేశ్, ఉపాధ్యక్షులుగా కుడిది వేణు, దుద్దిల్ల రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చిందం రమేశ్, జాయింట్ సెక్రటరీలుగా తోట కుమార్, లక్కాకుల సంజీవ్, కోశాధికారిగా కుల్లా రాజేందర్, గౌరవ అధ్యక్షులుగా చంద్రయ్య, నాగన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గ్రామాల్లో పౌరసేవలు అందేనా?

- ఈ-పంచాయతీలతో అందని డిజిలైట్ సేవలు
- ప్రస్తుతం అందేవి ఐదు రకాల సేవలే
- నిరీక్షణలో గ్రామస్తులు
-



ఐతరాజుపల్లిలో నిర్మితమై వృథాగా ఉంటున్న ఈ-పంచాయతీ భవనం

సుల్తానాబాద్‌రూరల్: ఈ-పంచాయతీల్లో గ్రామస్తులకు ముంగిట్లో డిజిలైట్ పౌరసేవలు అందిస్తామని గొప్పలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఏళ్లు గడుస్తున్నా అమలుచేయడంలేదు. దీంతో గ్రామస్తులకు నిరీక్షణ తప్పడంలేదు. 2012లో కేంద్రప్రభుత్వం(ఎంటర్ ప్రైజెస్ సూట్)ఈ-పంచాయతీ ద్వారా మాన్యువల్ సర్టిఫికెట్స్‌కు బదులు కంప్యూటరైజ్డ్ సర్టిఫికెట్లు అందించేందుకు పథకాన్ని ప్రారంభించి ఆయా గ్రామాల్లో సేవలందిస్తోంది. ఇందులో ప్రస్తుతం ఐదు రకాల పౌరసేవలు జనన, మరణ, వివాహ, భవన నిర్మాణ అనుమతులు, వాణిజ్య వ్యాపార లైసెన్స్‌లు మాత్రమే ఈ-పంచాయతీల ద్వారా సేవలు అందిస్తున్నారు. ఈ పథకం అన్నిగ్రామాల్లో సమర్థవంతంగా నడుస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఈ-పంచాయతీల ద్వారా భూమి రికార్డులు, ఆదాయ, కులధ్రువీకరణ, బ్యాంకింగ్‌సేవలు ప్రారంభించి ఇంటింటికీ తీసుకెళ్లాలని నిర్ణయించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో సేవలు అందడం లేదు. దీంతో గ్రామస్తులు మళ్లీ మండలాలకు వెళ్లావల్సిన పరిస్థితి నెలకొంది.

266 గ్రామాల్లో...40 మంది సిబ్బంది

పెద్దపల్లి జిల్లాలో 13 మండలాలకు గాను 266 గ్రామాలున్నాయి. ప్రతీ గ్రామంలో ఈ-పంచాయతీ సేవలు అందుతున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాని జిల్లా వ్యాప్తంగా 40మంది కంప్యూటర్ ఆపరేటర్లే పనిచేస్తున్నారు. మిగిలిన గ్రామపంచాయతీలో సర్వీస్ లాగిన్‌తో ఆయా గ్రామాల కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లకు వేతనాలు 14వ ఆర్థికసంఘం నిధుల నుంచి ఆయా గ్రామపంచాయతీలు ఇస్తున్నాయి.

సుల్తానాబాద్‌లోనే ఈ-పంచాయతీ భవనాలు

జిల్లాలో ఈ-పంచాయతీ సేవలు ఆయా జీపీ కార్యాలయాల్లో సేవలు అందిస్తుండగా ఒక్క సుల్తానాబాద్ మండలంలోనే ఈ-పంచాయతీ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 27 గ్రామపంచాయతీలకు గాను 22 ఈ-పంచాయతీ భవనాలు నిర్మిస్తుండగా ఇందులో భూపతిపూర్, గొల్లపల్లి, ఐతరాజుపల్లి, చిన్నకల్వల, చిన్నబొంకూర్, కాట్నపల్లి, సుద్దాల, రేగడిమద్దికుంట, మియ్యాపూర్, నీరుకుల్ల, నారాయణారావుపల్లిలో భవనాలు పూర్తయ్యాయి.

సేవలు ప్రారంభించాలి



ఈ-పంచాయతీల ద్వారా డిజిటల్ సేవలు వెంటనే ప్రారంభించాలి. ధ్రువీకరణ పత్రాలు, భూరికార్డులు పత్రాలు కావాలంటే మండలానికి వెళ్లాల్సి వస్తోంది. అధికారులు చొరవ తీసుకుని ఆన్‌లైన్ సేవలు అందించాలి.

– దుర్శెట్టి అరవింద్, ఐతరాజుపల్లి

త్వరలోనే సేవలు అందిస్తాం



గ్రామాల్లో ఈ-పంచాయతీ భవనాలు నిర్మించాం. ఇందులో కంప్యూటర్ సామగ్రి వచ్చిన వెంటనే సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం మరణ, జనన, మ్యారేజ్ రిజిష్టర్ సేవలు ఆయా గ్రామపంచాయతీల్లో అందుబాటులో ఉన్నాయి.

– శశికళ ఎంపీడీవో, సుల్తానాబాద్

పశువుల కాపరిపై బీఆర్ఎస్ నాయకుడి దాడి

- క్షమాపణ చెప్పాలంటూ రాస్తారోకోకు సిద్ధమైన యాదవులు
- మంత్రి హామీతో ఆందోళన విరమణ



నాయకులతో మాట్లాడుతున్న ఎస్సై శ్రీనివాస్

ధర్మారం: పశువుల కాపరిపై దాడిచేసిన ధర్మారం వ్యవసాయ మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు గుర్రం మోహన్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఆందోళన చేస్తామని యాదవసంఘం నాయకులు డిమాండ్‌చేశారు. మంత్రి సలహాతో నాయకులు సయోధ్యకు యత్నించినప్పటికీ మోహన్‌రెడ్డి స్పందించలేదు. దీంతో యాదవసంఘం నాయకులు రాస్తారోకో చేసేందు కు సిద్ధమవగా, సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్ ఘటన స్థలానికి వెళ్లి వారితో మాట్లాడారు. అయినప్పటికీ వారు వినిపించుకోకుండా శాంతియుతంగా ఆందోళనకు దిగడంతో బీఆర్ఎస్ శ్రేణులు మంత్రికి ఫోన్‌లో తెలిపారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి సోమవారం సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా తమపై దాడి చేసిన మోహన్‌రెడ్డి క్షమాపణ చెప్పని పక్షంలో ధర్మారం గ్రామంలోని అన్ని కులసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

రైతులను ఆదుకోవాలి



పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, లింగయ్య

పెద్దపల్లిరూరల్: అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అరకొరగా వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు బోనస్ ఇచ్చి ఆదుకోవాలన్నారు. రైతుసమస్యలపై మండలాల వారీగా చర్చించేందుకుసమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈనెల 7న సుల్తానాబాద్, 8న ఎలిగేడు, జూలపల్లి, 9న పెద్దపల్లి, 10న కాల్వశ్రీరాంపూర్, 11న అన్ని మండలాల సమావేశాలను నిర్వహిస్తామన్నారు. నాయకులు మీస అర్జున్‌రావు, కర్రె సంజీవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పర్శసమ్మయ్య, పిన్నింటి రాజు, శ్రీనివాసరావు, కేశవరావు, ఫహీం, సోడాబాబు, లింగారెడ్డి, రమేశ్, నరేశ్ తదితరులున్నారు.

మాదిగ ఐక్యవేదిక కరపత్రం ఆవిష్కరణ



కరపత్రం ఆవిష్కరిస్తున్న నాయకులు

ధర్మారం: మండలంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈ నెల 6న ఎండపల్లి జేపీఆర్ గార్డెన్‌లో నిర్వహించే మాదిగ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివారం మాదిగ ఐక్యవేదిక కరపత్రాన్ని నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సుంచు మల్లేశం మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో కాస్తు కబ్జాలో ఉన్న వారందరికీ పట్టదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని, ఇంటి స్థలాలు కేటాయించి రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కోకన్వీనర్ పేర్క భానేష్, బొల్లి నందయ్య, మండల కన్వీనర్ ఇరుగురాల రాజనర్సయ్య, నాయకులు పుల్లగొల్ల లింగమూర్తి, నేరుమట్ల కిరణ్, దూడ శ్రీధర గాజుల లక్ష్మణ్, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి



పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే చందర్

గోదావరిఖని: నిరుపేదలకు సీఎం సహాయనిధి వరంలా ఉపయోగపడుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 17మంది లబ్ధిదారులకు రూ.13.33 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థికంగా భరోసానిస్తుందన్నారు. అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామగుండం నియోజకవర్గంలో సుమారు రూ.11కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, రూ.5కోట్ల ఎల్‌వోసీ చెక్కులు పేద కుటుంబాలకు అందించామన్నారు. రాష్ట్ర నాయకురాలు మూల విజయారెడ్డి, నాయకులు తోడేటి శంకర్‌గౌడ్, మల్లెత్తుల శ్రీనివాస్, మహేశ్, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి పాల్గొన్నారు.

బీఆర్ఎస్‌లో చేరిన నాయకులు..

పాలకుర్తి మండలం వెంనూర్‌కు చెందిన 50మంది నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే నివాసంలో పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పాలకుర్తి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంజపురి నవీన్, మాజీ సర్పంచ్ పొన్నం సత్తయ్యగౌడ్ పాల్గొన్నారు.

పుస్తె,మట్టెలు అందజేత

నిరుపేద కుటుంబానికి కోరుకంటి విజయమ్మఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తెమట్టెలు అందించారు. స్థానిక 23వ డివిజన్ అంబేద్కర్‌కాలనీకి చెందిన మౌనిక వివాహం ఈనెల 3న నిశ్చయించారు. ఈక్రమంలో తమవంతు సాయంగా పెళ్లిబట్టలు, పుస్తె, మట్టెలను ఎమ్మెల్యే తల్లిదండ్రులు కోరుకంటి లక్ష్మి-మల్లయ్య అందించారు.

బీఎస్పీ ఆధ్వర్యంలో ఇఫ్తార్



పెద్దపల్లిరూరల్: మండలంలోని తుర్కలమద్దికుంటలో ఆదివారం బీఎస్పీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. నాయకులు ఎండీ.సోహైల్ ఆధ్వ ర్యంలో మజీద్ వద్ద ప్రత్యేకప్రార్థనల అనంతరం ఇఫ్తార్‌విందు ఇచ్చారు.

'మహాప్రదర్శన' జయప్రదం చేయాలి



కరపత్రాలు విడుదల చేస్తున్న నాయకులు

గోదావరిఖని: బొగ్గు పరిశ్రమ, రక్షణ, కార్మిక, కర్షక, రైతు పరిరక్షణ కోసం ఢిల్లీలో నిర్వహించే మహాప్రదర్శన విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు. ఆదివారం యూనియన్ కార్యాలయంలో కరపత్రాలను విడుదలచేశారు. బొగ్గు పరిశ్రమతోపాటు ఇతర ప్రభుత్వరంగ పరిశ్రమలఅమ్మకాన్ని వెంటనే ఆపాలని, కార్మికవ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేయాలని, రైతులకు కనీస మద్దతు ధరకోసం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు మెండె శ్రీనివాస్, మహేష్,నంది నారాయణ, దాసరి సురేశ్, నర్సయ్య పాల్గొన్నారు.

స్వచ్ఛసర్వేక్షణ్ - 2023

సుల్తానాబాద్: మున్సిపల్ పరిధిలోని సుగ్లాంపల్లిలో పారిశుధ్యం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఆదివారం స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో భాగంగా కమిషనర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రధానరోడ్లపై చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి డంపింగ్‌యార్డ్‌కు తరలించారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోని చెత్తను రోడ్లపై పడేయకుండా మున్సిపల్ ఆటోలకు అందించాలని వార్డు ప్రజలకు సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు నాటాలని, ఇందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పసెడ్ల మమత, నాయకులు సంపత్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

'బలగం' సినిమా ప్రదర్శన

సుల్తానాబాద్‌రూరల్: కుటుంబ విలువలు తెలియజేప్పేగొప్ప సందేశాత్మక చిత్రం'బలగం'అని సర్పంచ్ మోహన్‌రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ప్రజలకు సర్పంచ్ సొంతఖర్చులతో బలగం సినిమాను శనివారం రాత్రి ప్రదర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మనోజ్‌గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

రేపు మంథనిలో ఏకలవ్య విగ్రహావిష్కరణ

మంథని: మండలంలోని సూరయ్యపల్లి క్రాస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన ఏకలవ్య విగ్రహాన్ని ఈనెల 4న ఆవిష్కరిస్తున్నట్లు సంఘం మంథని డివిజన్ అధ్యక్షుడు కుర్ర లింగయ్య, విగ్రహకమిటీ చైర్మన్ కుర్ర రాకేశ్ తెలిపారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జెడ్పీచైర్మన్లు పుట్టమధు, జక్కు శ్రీహర్షిణీ, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌నేత, పలువురు ప్రముఖులు ప్రారంభోత్సవానికి హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగరం శంకర్‌లాల్, నాయకులు దుగ్యాల శ్రీకాంత్, ఉండాడి రాజయ్య, ఉన్నారు.

లోవోల్టేజీ సమస్యతో ఇబ్బంది



కాలిపోయిన మినీ ట్రాన్స్‌ఫార్మర్లు

కమాన్‌పూర్: మండలంలోని గుండారం గ్రామపంచాయతీలోని ఒకటి, రెండు వార్డుల్లో విద్యుత్ లోవోల్టేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జీపీ కార్యాలయం ఎదురుగా గతంలో రెండు మినీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేశారు. కొంతకాలం క్రితం అవి కాలిపోవడంతో నూతన ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేయకుండా మరో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో లోవోల్టేజీ సమస్య తలెత్తి ఇంట్లోని ఫ్యాన్లు కూడా తిరగలేని పరిస్థితి నెలకొంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోవోల్టేజీ సమస్యను విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీటీసీ గాదె అనురాధ తెలిపారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

పదోతరగతి పరీక్ష కేంద్రంలో శానిటైజేషన్



పాఠశాలలో ఫాగింగ్ చేయిస్తున్న సర్పంచ్ పద్మ

రామగిరి: మండలంలోని పన్నూరు పంచాయతీ పరిధి సెంటినరీకాలనీలోని వాణీ సెంకడరీ స్కూల్‌లో నేటినుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో పరీక్షకేంద్రంలో ఆదివారంసర్పంచ్ అల్లం పద్మ ఆధ్వర్యంలో శానిటైజేషన్ నిర్వహించారు. పరీక్ష కేంద్రంతో పాటు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో హైపోకోర్‌లెడ్ ద్రావణం పిచికారీచేసి అనంతరంఫాగింగ్ చేయించారు.పంచాయతీ కార్యాదర్శి పూరెళ్ల ఆకాశ్ పాల్గొన్నారు.

పదివపరీక్షలకు, ఏర్పాట్లు పూర్తి...

జూలపల్లి: మండలకేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలలో పదోతరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాలికల పాఠశాలలో 164 మంది విద్యార్థులు, బాలుర పాఠశాలలో 118 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలను సీఎస్ జీవన్‌రెడ్డి, సరస్వతీ, డీవోలు లచ్చయ్య, రమణయ్య పర్యవేక్షించనున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్స్ జారీచేశారు.

విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు

కాల్వశ్రీరాంపూర్: పదోతరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా కస్తూరిబాగాంధీ పాఠశాలలో విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించారు. విద్యార్థులకు పరీక్షప్యాడ్‌లు, పెన్నులు, హాల్‌టికెట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దని, ఆందోళన చెందవద్దని ఎంపీపీ నూనేటి సంపత్‌యాదవ్, జెడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి అన్నారు. విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి అవగాహన చేసుకుని జవాబులు రాయాలని ఎంఈవో ఆరెపల్లి రాజయ్య సూచించారు.వైస్ఎంపీపీ జూకంటి శిరీష, సర్పంచ్ ఆడెపు శ్రీదేవి, ఎంపీటీసీ మాదాసు సువర్ణ, హెచ్‌ఎం శ్రీదేవి, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

చిన్నారులకు హాట్‌బాక్స్‌లు బహూకరణ



దాతను సన్మానిస్తున్న చిన్నారులు

రామగుండం: అంతర్గాం మండలకేంద్రంలో ప్రజల విరాళాలతో నడిపిస్తున్న అజరయ్య డేకేర్ సెంటర్‌లోని చిన్నారులకు హాట్‌బాక్స్‌లు బహూకరించారు. ఈమేరకు ఆదివారం స్థానిక రైల్వేస్టేషన్‌కు చెందిన కారుణ్య వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు, డాక్టర్ అంబటి ఇసాక్ రాజ్ డేకేర్ సెంటర్‌కు వెళ్లి అందులో ఉంటున్న చిన్నారులతో పాటు పర్యవేక్షకులకు హాట్‌బాక్స్‌లు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజును డే కేర్ సెంటర్ నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో లక్ష్మణ్ జాకబ్, బుట్టిరాజయ్య, పసుల స్వామి, సుజాత, వసంత, కిరణ్ తదితరులున్నారు.

ఓసీపీ1లో ఉద్యోగుల సహకారంతో బొగ్గు ఉత్పత్తి

రామగిరి: సింగరేణి సంస్థ ఆర్జీ3 పరిధి ఓసీపీ1 ప్రాజెక్టులో 2022–23 ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధింపులో ఉద్యోగుల సహకారంతో సాధ్యమైందని ప్రాజెక్టు అధికారి నలజాల రాధాకృష్ణ తెలిపారు. ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు 32 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని 32 రోజుల(ఫిబ్రవరి 27 వరకే) ముందుగానే రక్షణతో సాధించినట్లు వివరించారు. మొత్తంగా 34.65(108 శాతం) లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిందినట్లు తెలిపారు. రక్షణతో ఉత్పత్తి సాధించడంలో ముఖ్యపాత్ర వహించిన ఉద్యోగులకు, అధికారులకు, అన్నికార్మిక సంఘాల నాయకులకు అభినందనలు, పై స్థాయి అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈఆర్థిక సంవత్సరంలో ఇలాగే తోడ్పా టును, స్ఫూర్తిని అందించి సింగరేణి సంస్థలో ఓసీ పీ1 ప్రాజెక్ట్‌ను ఇదేస్థాయిలో నిలపాలని కోరారు. ఓ సీపీ1 ప్రాజెక్టుకు అన్ని విధాల సహకరించిన సీఅండ్ ఎండీ శ్రీధర్, డైరెక్టర్లు ఎస్‌వీకే శ్రీనివాస్(ఆపరేషన్), నునావత్ బలరాం నాయక్(ఫైనాన్స్), జి.వెంకటేశ్వర్‌రెడ్డి(పీఅండ్‌పీ),డి.సత్యనారాయణరావు (ఈఅండ్‌ఎం), ఆర్జీ3 జీఎం తన్నీరు వెంకటేశ్వర్‌రా వు, ఓసీపీల జీఎం వై.జీ.కే. మూర్తికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరింత సహకారం అందించాలన్నారు.

సర్వాయి పాపన్న వర్ధంతి



నివాళి అర్పిస్తున్న బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి

పెద్దపల్లిరూరల్/కాల్వశ్రీరాంపూర్: సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతిని అధికారికంగా నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశమందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న చిత్రపటానికి జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి రంగారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వాయి పాపన్న పోరాటదీక్షను గుర్తు చేసుకున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రంలోని అంగడి బజార్ చౌరస్తాలో సర్వాయి పాపన్న వర్ధంతి నిర్వహించారు. సర్వాయి పాపన్న ఆశయాలు కొనసాగించడమే నిజమైన నివాళి అని పాపన్న సంక్షేమ సమితి నాయకులు విష్ణువర్ధన్ గౌడ్, గాదర్ల వెంకట్రాజం గౌడ్ అన్నారు. పాపన్న చిత్రటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాయకులు రాంచంద్రంగౌడ్, సారయ్య, బి. రమేశ్‌గౌడ్, సత్తయ్యగౌడ్, అంజిగౌడ్, లక్ష్మణ్‌గౌడ్, సుజాత, మద్దుల నరేశ్, అజ్, శ్రీనివాస్, వ్యామ్, సురేశ్, బహుజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సీసీరోడ్డు పనులు ప్రారంభం



పనులు ప్రారంభిస్తున్న సహకార చైర్మన్

ధర్మారం: మండలంలోని ఖిలావనపర్తి గ్రామంలో సీసీరోడ్డు పనులను ఆదివారం సహకార సంఘాల ఫోరం జిల్లా అధ్యక్షుడు ముత్యాల బలరాంరెడ్డి ప్రారంభించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా మంజూరైన రూ.10 లక్షల నిధులతో సీసీరోడ్డు పనులు ప్రారంభించారు. మార్కెట్‌కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి,సర్పంచు తార,ఎంపీటీసీ మోతె సుజాత, శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయకమిటీ చైర్మన్ ఠాకూర్ హన్మాన్‌సింగ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజయ్య, నాయకులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌రూరల్: మండలంలోని గొల్లపల్లిలో ఉపాధిహామీలో రూ.3లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఆదివారం ఎంపీటీసీ గట్టు శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బాపురెడ్డి, బండారి రమేశ్ ఉన్నారు.

కాలనీలో బస్తీబాట



బస్తీబాట నిర్వహిస్తున్న లేబర్ పార్టీ నాయకులు

యైటింక్లయిన్‌కాలనీ: రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీ 15,16,17,18,19 డివిజన్‌లలో ఆదివారం తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ నాయకులతో కలసి బస్తీబాట చేపట్టారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు అణిచివేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించాలని కోరారు. స్వచ్ఛమైన తాగునీరు, కమ్యూనిటీహాల్స్, డ్రెయినేజీ వ్యవస్థ, సీసీరోడ్లు వంటి వాటిని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. నాయకులు శివరాం, తిరుపతి, కవిత, రజిత, లత, రమేశ్, పద్మ తదితరులు పాల్గొన్నారు.

క్రీడా సామగ్రి పంపిణీ

పాలకుర్తి: మండలంలోని ఈసాల తక్కల్లపల్లికి చెందిన యువకులకు ఆదివారం క్రీడా పరికరాలు పంపిణీ చేశారు. గ్రామంలో విద్యార్థులకు వేసవి సెలవుల దృష్ట్యా చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు వీలుగా యువతకు షటిల్, వాలీబాల్ కిట్లను అందించినట్లు గ్రామానికి చెందిన మంత్రి అవినాశ్ తెలిపారు. యువగలం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఎస్.కె ఇర్షాద్, రాజేందర్, శ్రావణ్, అనిల్, గణేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు.